

రేషన్‌ను సకాలంలో పంపిణీ చేయాలి

- అధికారులకు జేసీ భావన వశిష్ట ఆదేశం

... వార్త 6వ పేజీలో



అమర్ అక్రమ నిర్మాణం

నాడు వైసీపీ మంత్రిగా అధికార దుర్వినియోగం

- జీవీఎంసీ అనుమతి లేకుండానే వాణిజ్య సముదాయం నిర్మాణం
- జాతీయ రహదారిని ఆనుకుని జీ+4 భవనం
- సెట్‌బ్యాక్‌లు విడిచిపెట్టకుండానే... నోటీసులు జారీచేసినా బేఖాతరు
- జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి
- మంత్రిగా ఉండడంతో చర్యలకు వెనుకాడిన అధికారులు





గాజువాకలో జాతీయ రహదారిని ఆనుకుని ప్లాన్ లేకుండానే నిర్మించిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ షాపింగ్‌మాల్

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ పాలనలో గుడివాడ అమర్‌నాథ్ మంత్రిగా ఒరగబెట్టిందేమీ లేకపోయినా ఆయన ఎక్కడకు వెళ్లినా హడావుడి మాత్రం తక్కువేం లేదు!. మంత్రి కావడంతో అధికారులు సైతం ఆయన ఆదేశాలకు 'జీ హుజూర్' అంటూ సాగిలపడిపోయేవారు. దీన్ని ఆసరాగా తీసుకుని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన గాజువాకలో అమర్ జాతీయ రహదారికి ఆనుకుని అడ్డగోలుగా ఐదంతస్థుల షాపింగ్‌మాల్‌ను నిర్మించేశారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే భవన నిర్మాణం పూర్తిచేసేశారు. దీనికి సమీపంలోనే ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు చెందిన భవనాన్ని వైసీపీ హయాంలో నిబంధనల పేరిట కూలగొట్టిన అధికారులు...ఇప్పుడు గుడివాడ అమర్ భవనం విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

అధికారం అండతో అడ్డగోలుగా నిర్మాణం

గాజువాకలోని చట్టివానిపాలెం వద్ద హైవేను ఆనుకుని అమర్‌నాథ్‌కు సుమారు 400 గజాల స్థలం ఉంది. అందులో వాణిజ్య సముదాయం నిర్మాణం కోసం అనుమతి కోరుతూ జీవీఎంసీకి రెండేళ్ల కిందట ఆన్‌లైన్‌లో ప్లాన్‌కు దరఖాస్తు చేశారు. దరఖాస్తు ఫీజు కింద రూ.పది వేలు చెల్లించారు. అయితే భవన నిర్మాణ కోసం ప్రతిపాదించిన స్థలం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ఆ రహదారిని భవిష్యత్తులో 80 మీటర్లకు విస్తరించాలని మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. మాస్టర్‌ప్లాన్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణకు సర్వే నిర్వహించి ఇరువైపుల ఎంతవరకూ భూమి అవసరమవుతోందో గుర్తించి జీవీఎంసీ అధికారులు ఆర్‌డీపీ (రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్) ఇవ్వాలి. ఒకవేళ ప్రైవేటు స్థలం కూడా రహదారి విస్తరణకు అవసరమని తేలితే ఆ మేరకు జీవీఎంసీ స్వాధీనం చేసుకుని, పరిహారంగా యజమానికి టీడీఆర్ ఇస్తుంది. ఆ ప్రక్రియ పూర్తికాకపోవడంతో మాజీ మంత్రి అమర్‌నాథ్ భవన నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తు ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉండిపోయింది. అయినప్పటికీ అధికారం అండతో మంత్రి భవన నిర్మాణం ప్రారంభించేశారు. పైగా నిర్మాణంలో సెట్‌బ్యాక్‌లు కనీసం విడిచిపెట్టలేదు. జాతీయ రహదారిని మాస్టర్‌ప్లాన్ ప్రకారం విస్తరిస్తే ఇప్పుడున్న రోడ్డుకు ఇరువైపులా కనీసం 15 అడుగులు వరకూ వెడల్పు పెరుగుతుంది. అక్కడి నుంచి రోడ్డు వైపు భవనం ముందుభాగంలో 20 అడుగులు సెట్‌బ్యాక్ కింద విడిచిపెట్టాలి. అయితే కనీసం ఐదు అడుగులు కూడా విడిచిపెట్టలేదు. అదేవిధంగా మూడువైపులా మూడు మీటర్లు చొప్పున సెట్‌బ్యాక్ కింద వదలాలి. ఒక మీటరు కూడా సెట్‌బ్యాక్ విడిచిపెట్టలేదు. పైగా భవనానికి పశ్చిమ వైపు నుంచి చట్టివానిపాలెం గ్రామంలోకి వెళ్లేందుకు ఐదు అడుగుల రోడ్డు ఉంది. దీన్ని కూడా భవిష్యత్తులో 30 అడుగులకు విస్తరించే ప్రతిపాదన ఉండడంతో అటు వైపు కూడా పది అడుగులు విడిచిపెట్టి తర్వాత భవనం నిర్మించాల్సి ... మిగతా 6వ పేజీలో

కలెక్టర్ విజయసునీత బదిలీ

నూతన కలెక్టర్‌గా దినేశ్‌కుమార్



ఎం.విజయసునీత



దినేశ్‌కుమార్

పాడేరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీతకు బదిలీ అయ్యింది. ఆమె స్థానంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏ.ఎస్.దినేశ్‌కుమార్‌ను నియమించారు. విజయసునీతను జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎన్నికల ముందు (ఫిబ్రవరి 14న) జిల్లా కలెక్టర్ల బదిలీల్లో భాగంగా ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న సుమిత్‌కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.విజయసునీతను నియమించారు. ఆమె జిల్లాలో అధికారులను సమన్వయం చేసుకుంటూ పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజవర్గాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే ప్రజలతో మమేకమయ్యే అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విస్తీర్ణంపరంగా పెద్దదైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆమె సుమారు నాలుగు నెలలుపాటు జిల్లా కలెక్టర్‌గా సమర్థంగా పనిచేశారు.

వైసీపీ బరితెగింపు

పార్టీ కార్యాలయం కోసం గిరిజన చట్టాలకు తూట్లు

- జీవో 354తో రెండు ఎకరాల స్థలం అక్రమ లీజు
- హైకోర్టును ఆశ్రయించిన గిరిజన సంఘం నేతలు
- జీవోపై స్టే ఇచ్చిన న్యాయస్థానం
- భవన నిర్మాణాలకు బ్రేక్



వైసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కొండ ప్రాంతాన్ని చదును చేసిన దృశ్యం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

అధికారంలో ఉన్నప్పుడు ఏ చట్టాలతో పని లేదన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం బరితెగించింది. జిల్లా కేంద్రంలో వైసీపీ కార్యాలయం నిర్మాణానికి రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో ప్రత్యేక చట్టాలను ఉల్లంఘించి రెండెకరాల భూమిని 33 ఏళ్ల అక్రమ లీజుకు ఏకంగా జీవోనే జారీ చేసింది. ఎన్ని ఆందోళనలు చేసిన వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో గిరిజన సంఘం, గిరిజనులు హైకోర్టును ఆశ్రయించగా.. జీవోపై స్టే విధించింది. దీంతో అక్రమ నిర్మాణానికి బ్రేక్ పడింది.

రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో ఉన్న గిరిజన ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలు, లీజు వంటివి గిరిజనులు కాకుండా ఇతరులతో చేపట్టకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘించి వైసీపీ కార్యాలయానికి రెండు ఎకరాల భూమిని 33 సంవత్సరాలు లీజుకు ఇస్తూ వైసీపీ ప్రభుత్వం 2022 మే నెలలో 354 జీవో జారీ చేసింది. దీంతో మండలంలో చింతలవీధి పంచాయతీ నడిమివీధి గ్రామానికి ఆనుకుని ఉన్న రెండు ఎకరాల కొండను వైసీపీ స్వాధీనం చేసుకుంది. అనంతరం కార్యాలయ నిర్మాణానికి అనుగుణంగా కొండను ఎక్స్‌కవేటర్‌తో చదును చేసే పనులు చేపట్టారు.

ఎకరానికి ఏడాది లీజుకు రూ.వెయ్యి మాత్రమే..

వైసీపీ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వ భూమి లీజును ఎకరానికి ఏడాదికి రూ.వెయ్యి చొప్పున చెల్లించేలా 354 జీవోను సర్కార్ జారీ చేసింది. దీంతో నడిమివీధిలోని సర్వే నంబర్ 151లో రెండు ఎకరాల భూమిని 33 ఏళ్లకు లీజుకు గానూ ప్రభుత్వానికి రూ.66 వేలు చెల్లించేసి, ఆ భూమిని వైసీపీ స్వాధీనం చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా గిరిజన చట్టాలను ఉల్లంఘించి, ఒక రాజకీయ పార్టీకి గిరిజన ప్రాంతంలో భూమిని లీజుకు ఇవ్వడం అన్యాయమని విపక్షాలు అప్పట్లో తీవ్రంగా విమర్శించాయి. అలాగే ఈ స్థలం వ్యవహారంపై గిరిజన సంఘం, సీపీఎం నేతలు, నడిమివీధికి చెందిన పలువురు గిరిజన రైతులు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ వైసీపీ వెనక్కి తగ్గకుండా భూమి చదును పనులు చేసుకున్నారు. చివరకు గిరిజన సంఘం నేతలు సత్తిబాబు, సుమన్‌బాబు, కొండబాబు, రామారావు, వెంకటరావులపై అప్పట్లో పోలీసులు బైండోవర్ చేశారు. అధికార పార్టీకి భయపడి ఈ స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు సైతం నోరు విప్పని పరిస్థితి కొనసాగింది.

హైకోర్టు జోక్యంతో నిర్మాణానికి బ్రేక్

గిరిజన చట్టాలను అతిక్రమించి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కార్యాలయ నిర్మాణానికి షెడ్యూల్డ్ ప్రాంతంలో స్థలం లీజుకు ఇచ్చిందని గిరిజన సంఘం జాతీయ సభ్యుడు పి.అప్పలనర్స హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించి.. చింతలవీధి పంచాయతీ నడిమివీధిలో రెండు ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు 354 జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. వాస్తవానికి గిరిజన ప్రాంతంలో భూములకు సంబంధించిన వ్యవహారాలు కేవలం గిరిజనుల మధ్య మాత్రమే జరగాలని, ఇతరులతో ఎటువంటి లీజు, కొనుగోలు వ్యవహారాలు సాగించకూడదని 1997లో సమతా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గిరిజన సంఘం, నడిమివీధి ప్రాంతానికి చెందిన రైతులు వేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 354 జీవోపై స్టే విధించింది. ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సూచించింది. దీంతో ఇప్పటికీ హైకోర్టు స్టే కొనసాగుతుండడంతో వైసీపీ కార్యాలయ భవన నిర్మాణం జరగలేదు. అదే గిరిజన సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించకుండా ఉంటే.. ఈపాటికి ఇక్కడ కూడా వైసీపీ ఆఫీస్ సిద్ధమయ్యేది.

పెదబయలు పీహెచ్‌సీ ఆరోగ్య విస్తరణాధికారి సస్పెన్షన్

- ఫార్మసిస్టుకు షోకాజ్ నోటీసు
- డాక్టర్‌కు కలెక్టర్ మందలింపు



పెదబయలు పీహెచ్‌సీలో గర్భిణిని పరీక్షిస్తున్న స్టాఫ్ నర్స్, గమనిస్తున్న కలెక్టర్ విజయసునీత

పాడేరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయసునీత విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య విస్తరణాధికారిని సస్పెండ్ చేశారు. ఫార్మసిస్టుకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఎం హెచ్‌వోను ఆదేశించారు. స్థానిక డాక్టర్‌ను మందలించారు. పీహెచ్‌సీని సందర్శించిన జిల్లా కలెక్టర్‌కు ఆరోగ్య విస్తరణాధికారి జి.వెంకటరావు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో పాటు మలేరియా, ఇతర ప్రక్రియను సక్రమంగా చేపట్టకపోవడం, క్షేత్ర సందర్శనలు, రికార్డులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో ఆయన్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే పీహెచ్‌సీకి వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల వివరాలను రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో పాటు, వాటి గురించి ఫార్మసిస్టు పావనికి తెలియకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఎంహెచ్‌వో జమాల్‌భాషాను ఆదేశించారు. అలాగే ప్రసవం కోసం పీహెచ్‌సీకి వచ్చిన గర్భిణిని డాక్టర్ పరీక్షించకుండా స్టాఫ్‌నర్స్‌కు అప్పగించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్ సత్యశ్రీని మందలించారు. పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ విజయసునీత హెచ్చరించారు.

రూ.36 కోట్లతో 20 రహదారుల అభివృద్ధి

- పంచాయతీరాజ్ డీఈఈ డి.రవికుమార్
- పీఎం జన్‌మన్ పథకం కింద తారు రోడ్లు

అరకులోయ, జూన్ 22: మూడు మండలాల్లో రూ.36 కోట్లతో 20 రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు పంచాయతీరాజ్ డీఈఈ డి.రవికుమార్ తెలిపారు. శనివారం స్థానిక పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం పీఎం జన్‌మన్ పథకం కింద నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో అనంతగిరి మండలంలో 8, అరకులోయ మండలంలో 2, డుంబ్రిగుడ మండలంలో 10 రహదారులను తారు రోడ్లుగా అభివృద్ధి పరుస్తామన్నారు. ఆగస్టు నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, పనులు ప్రారంభిస్తామని డీఈఈ రవికుమార్ తెలిపారు. అనంతగిరి మండలంలో గుమ్మకోట-గాలిపాడు మధ్య 8 కిలోమీటర్లు మేర రహదారి అభివృద్ధికి రూ.6.6 కోట్లు, ఎన్ఆర్‌పురం-గాదిలలోవ వరకు 8 కిలోమీటర్లకు రూ.7 కోట్లు, అరకులోయ మండలంలో బస్కీ రహదారిలో 11 కిలోమీటర్లు పూర్తి స్థాయి మరమ్మతులకు రూ.3.3 కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటన్నింటికి అటవీ శాఖ అనుమతులు రావలసి ఉందన్నారు. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నామని, మిగిలిన రెండు రహదారుల్లో కొంత భూమి అటవీ శాఖకు చెందినది ఉండడంతో అనుమతులు పొందాల్సి ఉందన్నారు. మూడు మండలాల్లో పలు ప్రధాన రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.

శాసనసభాపతిగా అయ్యన్న

నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం

- పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏడు సార్లు గెలుపు
- ఐదు పర్యాయాలు మంత్రిగా సేవలు
- ఒకసారి అనకాపల్లి ఎంపీగా విజయం

నర్సీపట్నం, జూన్ 22: నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు సీహెచ్ అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా శనివారం బాధ్యతలు చేపట్టడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించడంతో పార్టీ నాయకులు, అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్పీకర్ పదవి చేపట్టిన తొలి ఎమ్మెల్యేగా అయ్యన్నపాత్రుడు రికార్డు సృష్టించారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. ఒకే పార్టీలో ఉంటూ, ఒకే నియోజకవర్గం నుంచి పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఘనత సాధించారు. ఏడు సార్లు శాసన సభ్యునిగా నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు క్యాబినెట్‌లో ఐదు పర్యాయాలు మంత్రిగా పని చేశారు.



బాధ్యతలు స్వీకరించిన అయ్యన్నకు చిత్రపటం అందజేస్తున్న దృశ్యం, పక్కన ఆయన సతీమణి పద్మావతి ఉన్నారు.

పెదబయలులో కలెక్టర్ సుడిగాలి పర్యటన

గిన్నెలకోట పంచాయతీ గ్రామాలకు రహదారి ఏర్పాటుకు ప్రతిపాదనలు

- రెండు రోజుల్లో రేషన్ సరఫరా చేయాలి..
- జామిగూడ-గుంజివాడ వంతెన పనులు ప్రారంభించాలి..
- పీహెచ్‌సీల్లో మందుల నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలి..
- విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి..
- అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత ఆదేశం



తమలం గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయసునీత

పెదబయలు, జూన్ 22: మండలంలోని మారుమూల సరిహద్దు పంచాయతీలు గిన్నెలకోట, జామిగూడల్లో శనివారం అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత సుడిగాలి పర్యటన చేశారు. గిన్నెలకోట పంచాయతీలోని తమలం, గబ్బరమామిడి, కురజంగి, కంచురాయి గ్రామాలలో ఆమె పర్యటించారు. ఈ నాలుగు గ్రామాల గిరిజనులు దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే సార్వత్రిక ఎన్నికలు బహిష్కరిస్తామని గతంలో ప్రకటించారు. దీనిపై కలెక్టర్ విజయసునీత స్పందించి గిరిజనుల సమస్యలను పరిష్కస్తానని హామీ ఇచ్చారు. తదనుగుణంగా శనివారం ఆయ గ్రామాలలో పర్యటించి గిరిజనులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమలం, గబ్బర్‌మామిడి, కురజంగి, కంచురాయి గ్రామాలకు పక్క రహదారి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. తక్షణమే కలెక్టర్ స్పందించి ఆయా గ్రామాలను కలుపుతూ 8 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీవోకి అప్పగించారు. అనంతరం తమలంలో చెక్‌డ్యామ్ మరమ్మతులకు, అదనపు చెక్‌డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగు నీటి సమస్య పరిష్కరించడానికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. మే, జూన్ నెలల రేషన్ పంపిణీ చేయలేదని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల్లో ఆయ గ్రామాల్లో రేషన్ పంపిణీ చేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు పంపిణీ, పాఠ్యాంశాల బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నోట్‌బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ వేగవంతం చేయాలన్నారు. అనంతరం ... మిగతా 6వ పేజీలో



నిర్మాణ దశలో ఆగిన జామిగూడ-గుంజివాడ వంతెన పనులపై ఆరా తీసున్న కలెక్టర్ విజయసునీత

చింతపల్లిలో రేడియో స్టేషన్

50 సెంట్లు స్థలం కేటాయింపు



రేడియో స్టేషన్ స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్ రామకృష్ణ

చింతపల్లి, జూన్ 22: చింతపల్లికి రేడియో కేంద్రం మంజూరైంది. ఇందుకోసం స్థానిక తహసీల్దార్ టి.రామకృష్ణ, రెవెన్యూ అధికారులు వైటీసీ కొండపై 50 సెంట్లు స్థలాన్ని శనివారం పరిశీలించారు. ఉమ్మడి విశాఖలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌తో పాటు ప్రైవేటు ఎఫ్ఎం ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ రేడియో స్టేషన్లు సుదూర ప్రాంతాల్లో ఉండడం, ఫ్రీక్వెన్సీ బలహీనంగా ఉండడంతో గిరిజన ప్రాంత ప్రజలకు సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఈ నేపథ్యంలో చింతపల్లిలో రేడియో స్టేషన్ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆకాశవాణి అధికారుల అభ్యర్థన మేరకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఉచితంగా కేటాయించారు. మరో నెల రోజుల్లో రేడియో స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీని నిర్మాణం జరిగితే గిరిజన ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, ఎఫ్ఎం సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

అసెంబ్లీ సమావేశాలకు ఎగనామం సరికాదు

గిరిజనులకు వైసీపీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి

టీడీపీ సీనియర్ నాయకుడు సునీల్

చింతపల్లి, జూన్ 22: పాడేరు, అరకు ఎమ్మెల్యేలు శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఎగనామం పెట్టడం సరికాదని టీడీపీ సీనియర్ నేత, లోతుగెడ్డ సర్పంచ్ చింతర్ల సునీల్ పేర్కొన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ చట్ట సభలకు వెళ్లి ఆదివాసీల పక్షాన మాట్లాడతారనే రాష్ట్రమంతా కూటమి గాలి వీచిందని, అయినప్పటికీ ఎంతో నమ్మకంతో పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలను గిరిజనులు ఎన్నుకున్నారని చెప్పారు. వారు మమాత్రం అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్లలేదని, దీనిపై గిరిజనులకు వైసీపీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టసభలపై గౌరవం లేని ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు గిరిజన ప్రాంత ప్రజలు నేడు సిగ్గు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు బాబూరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఏకలవ్య పాఠశాలలకు శాశ్వత ఉపాధ్యాయులు

ఒక్కొక్క పాఠశాలకు 20 మంది కేటాయింపు

చింతపల్లిలో 14 మంది విధులకు హాజరు



నూతన ఉపాధ్యాయులతో ప్రిన్సిపాల్ అన్నామణి

చింతపల్లి, జూన్ 22: ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ పాఠశాల (ఈఎంఆర్ఎస్)లకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత ఉపాధ్యాయులను నియమించింది. ఒక్కొక్క పాఠశాలకు ప్రిన్సిపాల్, 20 మంది ఉపాధ్యాయుల చొప్పున కేటాయించింది. నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులు శుక్ర, శనివారాల్లో విధుల్లో చేరారు. ఆదివాసీ విద్యార్థులకు కార్పొరేటు స్థాయి నాణ్యమైన విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ పాఠశాలలను స్థాపించింది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 17 పాఠశాలలను ఏర్పాటు చేసింది. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాల్లోనూ ఒక్కొక్క ఈఎంఆర్ పాఠశాల ఉంది. ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో గిరిజన సంక్షేమ శాఖ గురుకులం అధికారులకు అప్పగించింది. ఇప్పటివరకు టీడబ్ల్యూ గురుకులాలకు చెందిన సీనియర్ ఉపాధ్యాయులను ప్రిన్సిపాళ్లుగా నియమించి ఈఎంఆర్ఎస్ పాఠశాలల నిర్వాహణ బాధ్యతలను అప్పగించింది. విద్యా బోధనకు ఏడు నుంచి 11 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను నియమించింది. గత ఏడాది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు దేశ వ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ పాఠశాలల్లో ఖాళీగానున్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. రాత పరీక్ష ద్వారా శాశ్వత ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టారు. ఎంపికైన ఉపాధ్యాయులను కౌన్సెలింగ్ పద్ధతిలో నియమించారు. జిల్లాలోని 17 పాఠశాలలకు శాశ్వత ఉపాధ్యాయులు వచ్చారు. వీరిలో చింతపల్లి ఈఎంఆర్ పాఠశాలలో ఇప్పటివరకు 14 మంది ఉపాధ్యాయులు రిపోర్టు చేశారు. ప్రస్తుతం విధుల్లో చేరిన ఉపాధ్యాయుల్లో 99 శాతం మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. కాగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉపాధ్యాయులకు తెలుగు భాష రావడం లేదు. కేవలం హిందీ, ఆంగ్లం మాత్రమే మాట్లాడుతున్నారు. దీంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య కొంత భాషా సమస్య ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈఎంఆర్ఎస్‌లో శాశ్వత ఉపాధ్యాయుల నియామకం వల్ల నవోదయ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.



పాడేరులో శనివారం మధ్యాహ్నం ఎండ వాతావరణం

కొనసాగుతున్న ఎండల తీవ్రత

» కొయ్యూరులో 36.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

పాడేరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మన్యంలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎండల తీవ్రత కొనసాగుతున్నది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో శుక్రవారం ఎండలు ప్రభావం చూపాయి. దీంతో కొయ్యూరులో 36.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల మబ్బులు పట్టినా, తర్వాత నుంచి ఎండ ప్రభావం మొదలై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. అలాగే వేడి వాతావరణం, ఉక్కపోతకు జనం అవస్థలు పడ్డారు. ఏజెన్సీలో కొయ్యూరులో 36.4, జి.మాడుగులలో 31.7, అనంతగిరిలో 29.8, అరకులోయలో 26.9, చింతపల్లిలో 30.7, డుంబ్రిగుడలో 29.9, హుకుంపేటలో 28.9, ముంచంగిపుట్టులో 28.1, పాడేరులో 28.9, పెదబయలులో 27.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి ప్రభావంతో వర్షాలు కొనసాగితే ఎండల ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఏఎస్పీ



నుర్మతి అవుట్‌పోస్టును పరిశీలిస్తున్న ఏఎస్పీ ధీరజ్

జి.మాడుగుల, జూన్ 22: జి.మాడుగుల పోలీసు స్టేషన్, నుర్మతి అవుట్‌పోస్టును పాడేరు ఏఎస్పీ ధీరజ్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా రికార్డులను తనిఖీ చేశారు. నుర్మతి అవుట్‌పోస్టు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. గంజాయి, నాటుసారా క్రయవిక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే పోలీసులు కమాండోలాగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేశ్, సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు.

గుర్తింపు కార్డుపై జగన్ బొమ్మను తీసేయండి

» జిల్లా పంచాయతీ అధికారికి గిరిజన సర్పంచుల విన్నపం



డీపీవో కొండలరావుకు వినతిపత్రం సమర్పిస్తున్న సర్పంచులు

పాడేరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులో ఉన్న జగన్ బొమ్మను తీసివేయాలని గిరిజన ప్రాంత సర్పంచులు జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావును కోరారు. ఈ మేరకు వారంతా శనివారం డీపీవోను కలిసి తమ డిమాండ్‌పై వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు భిన్నంగా సర్పంచుల గుర్తింపు కార్డుపై జగన్ బొమ్మను ముద్రించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ ముద్రను వేస్తున్నారని సర్పంచులు తెలిపారు. అందువల్ల తమ గుర్తింపు కార్డుల్లో ఉన్న జగన్ బొమ్మను తీసేసి, రాష్ట్ర రాజముద్రతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సర్పంచులు బాకూరు వెంకటరమణరాజు, పాంగి పాండురంగస్వామి, కొట్టగుళ్లి ఉషారాణి, తామర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శతశాతం విద్యార్థుల హాజరు ఉండాలి: ఎంఈవో



గెంజిగెడ్డ పాఠశాలలో విద్యార్థి విద్యా ప్రగతిని పరిశీలిస్తున్న ఎంఈవో ప్రసాద్

చింతపల్లి, జూన్ 22: ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం విద్యార్థుల హాజరు ఉండాలని మండల విద్యా శాఖాధికారి పనసల ప్రసాద్ స్పష్టం చేశారు. మండలంలోని గెంజిగెడ్డ, పెంటపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను శనివారం తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠశాలకు హాజరుకాని విద్యార్థి ఒక్కరు కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. బడి ఈడు పిల్లందరూ పాఠశాలలోనే ఉండాలన్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పక్కాగా అమలు చేయాలని, రుచి కలిగిన నాణ్యమైన భోజనాలు పెట్టాలని ఆదేశించారు. విద్యా కిట్లు, యూనిఫారాలు పంపిణీ చేయాలని, ప్రతీ విద్యార్థి యూనిఫారంలో పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

లోపాలు సరిచేసుకుందాం.. చిత్తశుద్ధితో పనిచేద్దాం

» కూటమి సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజారావు



నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత రాజారావు

అరకులోయ, జూన్ 22: లోపాలను సరిచేసుకుని చిత్తశుద్ధితో పనిచేద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, అరకు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు పిలుపునిచ్చారు. ఎవరికి అవకాశం వచ్చినా చిత్తశుద్ధితో పనిచేయకపోతే సార్వత్రిక ఎన్నికల ఫలితాలనే భవిష్యత్తులో చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని కూటమినాయకులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఇటువంటి ఫలితాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒకరినొకరు నిందించుకోకుండా లోపాలను సరిచేసుకుంటూ సమన్వయంగా పనిచేసుకోవాలని చెప్పారు. ప్రస్తుత కూటమి మరి కొన్నేళ్ల పాటు విజయవంతంగా కొనసాగే అవకాశం ఉందన్నారు. పొరపొచ్చాలకు ఆస్కారం లేకుండా కసితో పనిచేయాలన్నారు. టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి దొన్నుదొర మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఓటమి చెందడం దురదృష్టకరమన్నారు. అరకు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గెలుపొంది ఉంటే నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో ప్రయోజనం ఉండేదన్నారు. ఈ సందర్భంగా ఆరు మండలాల నుంచి విచ్చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు ఓటమికి గల కారణాలపై సమీక్షించుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఫలితాలు రాకుండా గ్రామ స్థాయిలో ప్రజలు మన్ననలు పొందేలా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కాగా సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

నాణ్యమైన విద్యను బోధించండి: ఐటీడీఏ పీవో అభిషేక్



నుర్మతి పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న పీవో అభిషేక్

జి.మాడుగుల, జూన్ 22: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ఆదేశించారు. మండలంలోని నుర్మతి, బొయితిలి ఆశ్రమ పాఠశాలలను శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పాఠశాలలోని విద్యార్థుల హాజరును తనిఖీ చేశారు. అలాగే విద్యార్థుల హాజరు శాతంపై ఉపాధ్యాయులకు అడిగి తెలుసుకున్నారు. చర్మ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు. వేడి నీటితో దుస్తులను ఉతుకుకోవాలని, సికిల్‌సెల్ ఎనిమియాపై అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని పీవో తెలిపారు. ప్రభుత్వ సదుపాయలను అందిపుచ్చుకుని ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మాస్ కాపీయింగ్‌కు అలవాటు పడరాదని స్పష్టం చేశారు. డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి పాఠశాలలకు చేర్పించే చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో డీడీ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

బెన్నవరంలో ఉపాధి పనులు కల్పించరూ..

» ఎంపీడీవోకు గిరిజనుల విన్నపం



ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న బెన్నవరం గిరిజనులు

చింతపల్లి, జూన్ 22: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని బెన్నవరం పంచాయతీ గిరిజనులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం చింతపల్లి వచ్చి ఎంపీడీవో వీర సాయి బాబుకు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలో అర్హులైన కూలీలు సుమారు 500 మందికి పైగా ఉన్నారని, ఉపాధి పనులు కల్పించకపోవడం వల్ల వారంతా మైదాన ప్రాంతాలకు వలసపోయి పనులు చేసుకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్ఆర్ఈజీఎస్ సాంకేతిక, క్షేత్ర సహాయకుల వద్దకు వెళ్లి పలుమార్లు పనులు కల్పించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు పనులు కల్పించాలని గిరిజనులు వేడుకున్నారు.

చెట్టును ఢీకొన్న లారీ.. త్రుటిలో తప్పిన ప్రమాదం



ప్రధాన రహదారిలో చెట్టును ఢీకొన్న లారీ

చింతపల్లి, జూన్ 22: మండల కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో ఐరన్ విద్యుత్ స్తంభాల లోడ్‌తో ఓ లారీ మైదాన ప్రాంతాల నుంచి చింతపల్లి వచ్చింది. స్థానిక విద్యుత్ ఉపకేంద్రంలో కొన్ని విద్యుత్ స్తంభాలను దించి, జీకే వీధి వెళ్లేందుకు హనుమాన్ జంక్షన్ వద్దకు వచ్చింది. హనుమాన్ జంక్షన్ వద్ద మలుపు తిప్పే క్రమంలో లారీకి బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అదుపుతప్పి ఒక్కసారిగా వెనక్కి 100 మీటర్ల వరకు వేగంగా దూసుకువెళ్లి భారీ వృక్షాన్ని ఢీకొని ఆగింది. అదే సమయంలో వాకింగ్ చేస్తున్న కొంత మంది ప్రజలు గమనించి తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక వేళ చెట్టును ఢీకొనకపోయినా దిగువనున్న గృహాలను ఢీకొట్టేదని, ఇలా జరిగితే భారీ ప్రమాదం జరిగేదని స్థానిక ప్రజలు చెప్పారు.

ఆయిల్ ట్యాంకర్ బోల్తా : డ్రైవర్‌కు గాయాలు



ఘాట్‌లో బోల్తాపడ్డ కారు

సీలేరు, జూన్ 22: గూడెంకొత్తవీధి మండలంలోని సప్పర్ల ఘాట్ రోడ్డులో శనివారం ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. హెచ్‌పీసీఎల్ కంపెనీకి చెందిన ఆయల్ ట్యాంకర్ విశాఖపట్నం నుంచి సీలేరు జీసీసీ బంక్‌కు శుక్రవారం ఆయిల్ తీసుకొచ్చింది. బంకులో అన్‌లోడ్ చేసి శనివారం తెల్లవారుజామున తిరిగి విశాఖపట్నం బయలుదేరింది. మార్గమధ్యంలోని సప్పర్ల రేయిన్ గేజ్ వద్ద ఘాట్ రోడ్డు దిగుతూ ట్యాంకర్ ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. అయితే సంఘటనా స్థలం లోయ ప్రాంతం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో డ్రైవర్‌కు గాయాలు కావడంతో సమీపంలోని సప్పర్ల పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలను అందించారు.

రేషన్ సకాలంలో పంపిణీ చేయాలి

» అధికారులకు జేసీ భావన వశిష్ఠ ఆదేశం

పాడేరు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యావసర సరుకులను లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, గిరిజన సహకార సంస్థ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి నెలా 30 తేదీ నాటికి స్టాక్ పాయింట్‌కు రేషన్ సరుకులు చేరవేయాలన్నారు. అలాగే బియ్యం నిల్వల్లో ఎటువంటి పురుగులు లేకుండా కార్డుదారులకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలన్నారు. బియ్యం నిల్వలుండే గోదాములను పరిశుభ్రంగా ఉంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నిత్యావసర సరుకులు అన్‌లోడ్, పంపిణీ చేసే సమయాల్లో సరుకులు గడువు తేదీని నోట్ చేసుకోవాలన్నారు. వస్తువులు నిల్వ చేసేటపుడు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. పంపిణీ చేసిన సరుకుల తూకాల్లో వ్యత్యాసాలు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జీపీఎస్ ఉన్న వాహనాల్లో మాత్రమే రేషన్ సరుకుల రవాణా చేయాలని, ఆయా సరుకులు పంపిణీకి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలాధికారి సి.శ్రీహరి, జిల్లా మేనేజర్ ఎం.గణేశ్, జీసీసీ డీఎంలు, గోదాం ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

అమర్ అక్రమ నిర్మాణం

... 5వ పేజీ తరువాయి

ఉన్నప్పటికీ ఆ రోడ్డును అంటిపెట్టుకుని భవన నిర్మాణం చేసేశారు. ఆగమేఘాల మీద భవన నిర్మాణం పూర్తిచేసి ఎన్నికలకు ముందు అందులో పార్టీ కార్యాలయం ప్రారంభించేశారు.

అధికారులు నోటీసులు ఇచ్చినా బేఖాతరు

ప్లాన్ లేకుండా భవన నిర్మాణం చేయడంతోపాటు సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లఘించారని, అదనపు అంతస్థులు నిర్మించారంటూ గాజువాక జోన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. దీనిపై మంత్రి హోదాలో ఉన్న అమర్‌నాథ్ నేరుగా జీవీఎంసీ కీలక అధికారికి ఫోన్ చేశారు. దీంతో కీలక అధికారి గాజువాక టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫోన్ చేసి అటువైపు కన్నెత్తి చూడద్దొంటూ హుకుం జారీచేయడంతో వారంతా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. తాజాగా వైసీపీ అధికారం కోల్పోవడం, అమర్‌నాథ్ కూడా గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో అక్రమ భవన నిర్మాణం అంశం బయటపడింది. ఇదిలావుండగా, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నిరకాల నిబంధనలను పాటిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తుండగా, జాతీయ రహదారి విస్తరణకు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం రెండడుగులు ముందుకువచ్చి భవనం నిర్మించారంటూ జీవీఎంసీ అధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో యంత్రాలతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దానికి కూతవేటు దూరంలోనే మాజీ మంత్రి అమర్‌నాథ్ నిర్మించిన అక్రమ భవనం ఉండడంతో జీవీఎంసీ అధికారులు ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

జీవీఎంసీలోనే ప్లాన్ పెండింగ్

-గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి

చట్టివానిపాలెంలో మా తాతల ఆస్తిగా వచ్చిన 400 గజాల స్థలంలో భవన నిర్మాణానికి మూడేళ్ల కిందటే జీవీఎంసీకి ప్లాన్ కోసం దరఖాస్తు చేశాం. అన్ని ఫీజులు చెల్లించడంతోపాటు రోడ్డు విస్తరణకు స్థలం కూడా జీవీఎంసీ పేరిట రిజిస్ట్రేషన్ చేశాను. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆర్‌డీపీ జరగలేదనే కారణంతో ప్లాన్‌ను జీవీఎంసీలో ఇంకా పెండింగ్‌లో ఉంచారు. నా వైపు నుంచి ప్రభుత్వానికి కట్టాల్సిన అన్నిరకాల పన్నులు చెల్లించేశాను.

☛ సంక్షిప్తంగా..

స్పీకర్ అయ్యన్నను కలిసిన శ్రావణ్



అరకులోయ, జూన్ 22: అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని మాజీ మంత్రి, టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా అయ్యన్నకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

చింతపల్లి, జూన్ 22: గిరిజన యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ అరుణ్ కిరణ్ సూచించారు. స్థానిక గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో శనివారం విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదన్నారు. మద్యం, గంజాయి, పొగ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అలాగే గంజాయి రవాణా జోలికి వెళ్లరాదన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యలో రాణిస్తే మంచి అవకాశాలు లభిస్తాయని, తద్వారా జీవితంలో చక్కగా స్థిరపడవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామేశ్వరం పాల్గొన్నారు.

పిల్లలను బడిలో చేర్చండి

జి.మాడుగుల, జూన్ 22: బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో బాబూరావు పడాల్ కోరారు. వంజరి పంచాయతీ పరిధిలోని మారుమూల ఏడుచావడ్లు, చికుంబంధ, పాలమామిడి పంచాయతీ అడ్డతీగల గ్రామాల్లోని పాఠశాలలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించాలని, మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. అలాగే 'నేను బడికి పోతా' కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు.

వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

హుకుంపేట, జూన్ 22: మండలంలో మఠం పంచాయతీ పరిధిలోని ఎంకొత్తూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం వేద పండితులతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం ప్రారంభోత్సవం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామి వారి ఆలయ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని భక్తులు తెలిపారు. తమ గ్రామంలోని వేంకటేశ్వస్వామి దేవాలయం నిర్మాణం కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టులో వర్షం

ముంచంగిపుట్టు, జూన్ 22: మండల పరిధిలో శనివారం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి 11 గంటలు వరకు ఎండ దారెత్తించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దఫదఫాలుగా వర్షం పడింది. దీంతో మండల కేంద్రంలో శనివారం జరిగే వారపు సంతకు వచ్చిన వారు త్వరగతిన ఇంటి ముఖం పట్టారు. అలాగే గత కొద్ది రోజులుగా సాయంత్రం వేళల్లో కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. మట్టి రహదారులు బురదమయంగా మారవడంతో అటుగా వాహన రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.

ముమ్మరంగా వాహన తనిఖీలు

ముంచంగిపుట్టు, జూన్ 22: మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బలగాలు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సంత నలుమూలల పోలీసులు గస్తీ నిర్వహించారు. వారపు సంతలో తరచూ దొంగతనాలు జరగడం, నాలుగు రోడ్ల కూడలిపై ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారపు సంతలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్ఐ ప్రత్యేక దృష్టి సారించారు. నాలుగు రోడ్ల కూడలిపై సీఆర్‌పీఎఫ్ పోలీస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు గస్తీ నిర్వహించారు. వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలను, ప్రయాణికుల వివరాలను రికార్డు చేస్తున్నారు. అనుమానస్పదంగా సంచరించే వారిపైనా, సంతకు కొత్తగా వచ్చిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు.

కలెక్టర్ సుడిగాలి పర్యటన

... 5వ పేజీ తరువాయి



తమలం పాఠశాలలో విద్యార్థుల పఠనా సామర్థ్యాలను తెలుసుకుంటన్న కలెక్టర్ విజయ సునీత

జామిగూడ పంచాయతీలో కలెక్టర్ పర్యటించారు. జామిగూడ-గుంజివాడ వంతెనను పరిశీలించారు. వంతెనను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు పెదబయలు పీహెచ్‌సీని తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న బాలింతతో మాట్లాడి సకాలంలో మందులు వేసుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. మందుల రికార్డులను తనిఖీ చేసి మందుల కొరత రాకుండా ముందుగానే ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు.

జీపులో కలెక్టర్ పర్యటన

గిన్నెలకోట పంచాయతీ పర్యటనకు బయలుదేరిన కలెక్టర్ విజయసునీత ముంచంగిపుట్టు మండలం సరియాపల్లి గ్రామం వరకు కార్లో ప్రయాణించారు. అక్కడి నుంచి తమలం గ్రామానికి రహదారి బాగో లేకపోవడంతో ఒక ప్రైవేటు జీపులో వెళ్లారు. సన్నని రాళ్లబాటలో అతి కష్టం మీద వెళ్లారు. ఆయా గ్రామాల్లో గిరిజనులతో కలెక్టర్ మమేకమయ్యారు. తమ డిమాండ్‌పై స్పందించి కలెక్టర్ రావడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ శివయ్య, ఇన్‌చార్జి ఎంపీడీవో పూర్ణయ్య, తహసీల్దార్ రామ్మోహనరావు, ఎంఈవో కృష్ణమూర్తి, గిరిజన సంక్షేమ ఏఈ రాముడు తదితరులు పాల్గొన్నారు.

క్రైం... crime news

నాలుగు లారీలు సీజ్


సీజ్ చేసిన లారీలు

అచ్యుతాపురం, జూన్ 22: ఎటువంటి అనుమతులు లేకుండా రాళ్లను తీసుకు వెళుతున్న నాలుగు లారీలను సీజ్ చేసినట్టు సీఐ బుచ్చిరాజు తెలిపారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి భారీ రాళ్లను రాంబిల్లి మండలంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఏఓబీకి రవాణా చేస్తున్నారు. లారీలకు సరైన రికార్డులు లేకపోవడంతోపాటు రాయి రవాణాకు మైనింగ్ అధికారులు నుంచి ఎటువంటి అనుమతులు లేవన్నారు. అధిక లోడుతో లారీలు వెళుతున్నా యన్నారు. సీజ్ చేసిన వాహనాలను మైనింగ్ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించామని ఆయన తెలిపారు.

పాము కాటుకు గురై మహిళ మృతి

దేవరాపల్లి, జూన్ 22: మండలంలోని బి.కింతాడకు చెందిన ఓ మహిళ పాము కాటుకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందిందని ఎస్ఐ డి.నాగేంద్ర శనివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. బి.కింతాడకు చెందిన ఎలిశెట్టి లక్ష్మి (35) శుక్రవారం పొలం పని చేస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. తన భర్త అప్పారావుకు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన వచ్చేసరికే స్పృహ తప్పిపోవడంతో కె.కోటపాడు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె భర్త అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

'నీట్' నిర్వహణలో అక్రమాల నిగ్గు తేల్చాలి

» ఎస్ఎఫ్ఐ రాస్తారోకో... పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్



ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

అనకాపల్లి టౌన్, జూన్ 22 : దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన నీట్‌లో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎం.రమణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివాజీతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

రత్నాచల్, జన్మభూమితోపాటు పలు రైళ్లు రద్దు

విశాఖపట్నం, జూన్ 22: దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్‌లో ట్రాఫిక్ బ్లాక్ పనులు చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రద్దు చేసినట్టు సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. ఈనెల 23 నుంచి ఆగస్టు పది వరకు మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్ (17219), గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (07243), విశాఖ- లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805) రద్దు. ఈనెల 23 నుంచి ఆగస్టు తొమ్మిది వరకు తిరుపతి - విశాఖ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ (22708) రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఆగస్టు పది వరకు రాజమండ్రి - విశాఖ (07466), విశాఖ - రాజమండ్రి (07467), గుంటూరు- విశాఖ ఎక్స్‌ప్రెస్ (07239), విశాఖ- గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (172 40), విశాఖ - విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717), విజయవాడ - విశాఖ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718), విజయవాడ- విశాఖ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22702), విశాఖ- విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701), విశాఖ- తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ (22707) రద్దు. ఈనెల 24 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806), విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17220), రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244) రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

పలాస, గుణుపూర్‌తోపాటు పలు రైళ్లు...

వాల్తేరు డివిజన్ పరిధిలోని పలాస, విజయనగరం మధ్య ట్రాఫిక్ బ్లాక్ పనులు జరుగుతున్నందున ఈనెల 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్టు సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 24న పలాస-విశాఖ (07471), విశాఖ - పలాస (07470), విశాఖ-గుణుపూర్ (08522), గుణపూర్-విశాఖ (08421), విశాఖ-బ్రహ్మపూర్ (18526), విశాఖ-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ (22820), విశాఖ - భవానీపట్న (08504) రద్దు. అలాగే ఈనెల 25న బ్రహ్మపూర్- విశాఖ (18525), భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (22819), భవానీపట్న-విశాఖ (08503) రద్దు చేశారు.

రీ షెడ్యూల్ చేసిన రైళ్లు...

కాగా పలు రైళ్లు ఒరిజినేటింగ్ స్టేషన్ల నుంచి ఆలస్యంగా బయలుదేరే విధంగా రీ షెడ్యూల్ చేశారు. వీటిలో ముంబాయి - భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 23న మూడు గంటలు ఆలస్యంగా, ఈనెల 24న సంబల్‌పూర్- నాందేడు ఎక్స్‌ప్రెస్ (20809) గంట ఆలస్యంగా, షాలిమార్- సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07225) మూడు గంటలు ఆలస్యంగా, కోరాపుట్- విశాఖ పాసింజర్ (08545) మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరుతాయని పేర్కొన్నారు.

అప్పన్నకు మూడో విడత చందనం సమర్పణ


చందన కిరీటంతో గోవిందరాజస్వామి

సింహాచలం, జూన్ 22 : వరాహలక్ష్మీనృసింహస్వామిని శనివారం తెల్లవారుజామున మూడో విడత చందనం సమర్పించారు. ఏటా స్వామివారికి 12 మణుగుల (500 కిలోల) శ్రీచందనపు ముద్దను పైపూతగా నాలుగు విడతల్లో సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చందనోత్సవం అనగా వైశాఖ తృతీయ నాడు, వైశాఖ పూర్ణిమ నాడు మొదటి రెండు విడతల చందనాన్ని సమర్పించారు. జేష్ఠ మాస పూర్ణిమ పురస్కరించుకుని శనివారం వేకువజామున మూడో విడత చందనాన్ని సమర్పించారు. ముందుగా సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి 32 రకాల సుగంధ ద్రవ్యాల చూర్ణాలను మిళితం చేసి ఆలయ పద్మనిధిలో భద్రపరిచిన చందనపు ముద్దను వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి పైపూతగా సమర్పించారు. తొలుత అంతరాలయంలో మూలవిరాట్‌కు తరువాత స్వామివద్ద ఉండి నిత్య ఆరాధనలు స్వీకరించే యోగా నారసింహునికి, అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి, లక్ష్మీనారాయణులకు చందనాన్ని కిరీటాలుగా అలంకరించారు.

సమాజ హితమైన సేవా కార్యక్రమాలే లక్ష్యం

» కమ్మ సామాజికవర్గ కార్యవర్గ సమావేశంలో రమేశ్‌బాబు

కొత్తూరు, జూన్ 22 : సమాజహితమైన సేవా కార్యక్రమాలు చేయడమే తమ అసోసియేషన్ లక్ష్యమని కమ్మ సామాజికవర్గం అనకాపల్లి జిల్లా గౌరవాధ్యక్షులు కాకర్ల రమేష్‌బాబు అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లా డారు. పేద విద్యార్థుల చదువుకు సహకారం అందించేందుకు తీర్మానం చేశామన్నారు. త్వరలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ధనాల వెంగళరావు, పర్వతనేని శ్రీనివాసరావు, వీరమాచనేని శ్రీనివాసరావు, సూరిబాబు, పౌల్ట్రీ, క్రషర్స్ యూనియన్ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

చికెన్ ధరలు	
బ్యాగ్	రూ.లలో
రైతు ధర	125.00
లైవ్ ధర	145.00
విత్ స్కిన్	260.00
స్కిన్ లెస్	270.00

కోడి గుడ్లు (నెక్)	
వంద గుడ్లు	రూ.లలో
విశాఖపట్నం	520
విజయనగరం	524
శ్రీకాకుళం	524

గోకులం షెడ్ల బిల్లుల కోసం ఎదురుచూపులు

» వైసీపీ అధికారంలోకి వచ్చాక నిధులు గోల్‌మాల్

» ప్రైవేటు సంస్థ ఖాతాలో నిధులు జమ

» వైసీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని బాధితులు గగ్గోలు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించుకున్న రైతులు


శెట్టిపాలెంలో నిర్మించిన గోకులం షెడ్డు

మాకవరపాలెం, జూన్ 22:

మినీ గోకులం పథకం కింద టీడీపీ హయాంలో రైతులు నిర్మించుకున్న గోకులం పశువుల షెడ్ల బిల్లులకు ఇప్పటికైనా మోక్షం కలుగుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018- 2019 ఆర్థిక సంవత్సరంలో మినీ గోకులం షెడ్ల పథకం అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే సుమారు 180 షెడ్ల నిర్మాణానికి రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మూడు కేటగిరీల్లో షెడ్లను మంజూరు చేసింది. రెండు పశువులు ఉంటే వాటి నిర్మాణం కోసం రూ.లక్ష, నాలుగు పశువులు ఉంటే రూ.1.5 లక్షలు, ఆరు పశువులు అయితే 1.8 లక్షల రూపాయలు చొప్పున నిధులు కేటాయించింది. రైతులు అప్పట్లో పనులు ప్రారంభించి నిర్మాణాలు పూర్తిచేశారు. ఇంతలో ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి రావడంతో రైతులకు బిల్లులు మంజూరు చేయకుండా వదిలేసింది. దీంతో మండల వ్యాప్తంగా రైతులు నిర్మించుకున్న గోకులం షెడ్లకు కోటి 50 లక్షల రూపాయల బిల్లులు నిలిచిపోయాయి. నిర్మాణాల బిల్లులు చెల్లించాలని రైతులు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరుకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టరు విచారణకు ఆదేశించారు. జిల్లా పశు వైద్య శాఖాధికారులు విచారణ చేయగా, రైతులు నిర్మించుకున్న గోకులాల షెడ్లకు సంబంధించిన బిల్లులు జిల్లాకు చెందిన సాయి బాలాజీ అనే ప్రైవేటు సంస్థ పేరు మీద వైసీపీ ప్రభుత్వంలోనే జమ అయినట్టు తేలింది. ఇందులో భాగంగానే 2023 డిసెంబరు 25వ తేదీన మాకవరపాలెంలో గోకులాల షెడ్ల నిధుల స్వాహాపై విజిలెన్స్ డీఎస్పీ విచారణ చేపట్టారు. పలువురు రైతుల నుంచి వివరాలు సేకరించారు. అయితే ఇప్పటికీ సాయి బాలాజీ సంస్థపై చర్యలు తీసుకోలేదు. రైతులకు బిల్లులు కూడా మంజూరు కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో తమకు న్యాయం జరుగుతుందని రైతులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.

వైసీపీ హయాంలో బిల్లులు నొక్కేశారు



గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు పశువులకు గాను షెడ్డు నిర్మించాను. అనంతరం ప్రభుత్వం మారింది. దీంతో బిల్లులు మంజూరు చేయాలని అధికారులకు స్పందనలో పలు మార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోవయింది. నాకు రావలసిన బిల్లును ఓ ప్రైవేటు సంస్థ పేరు మీద జమ చేశారని తెలిసింది. వైసీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై రైతుల బిల్లులు కాజేశారు.

- **సుర్ల సత్యనారాయణ మూర్తి**, కొండలఅగ్రహారం గ్రామం

పాఠ్య పుస్తకాలను వెంటనే పంపిణీ చేయండి

» విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు విజయ్‌భాస్కర్


సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న విజయ్‌భాస్కర్

అనకాపల్లి టౌన్, జూన్ 22: పాఠ్య పుస్తకాలను వెంటనే విద్యార్థులకు పంపిణీ జరిగేలా ఎంఈవోలు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు విజయ్‌భాస్కర్ సూచించారు. శనివారం జీవీఎంసీ పట్టణ బాలికోన్నత పాఠశాలలో విద్యాశాఖాధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో కిట్లకు సంబంధించి ప్రతీ ఐటమ్‌కి ఒక్కొక్క ఇన్‌చార్జిని నియమించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేటు పాఠశాలలకు పాఠ్య పుస్తకాల కొనుగోలుకు సంబంధించిన ఇండెంట్లు పెట్టాలన్నారు. ఆ మేరకు ఎంఈవోలు ప్రైవేటు యాజమాన్య పాఠశాలల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. 2023-24 సంవత్సరం పాఠశాలలో ఉన్న అందరి పిల్లల ప్రొగ్రెషన్ ప్రక్రియను 2024-25 సంవత్సరానికి పూర్తిచేయాలన్నారు. అధికంగా పెండింగ్‌లో ఉన్న ఎంఈవోలకు మెమోలు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రైస్, చిక్కీలు, గుడ్లు ఇండెంట్లు నిర్ణీత సమయానికి సమర్పించాలన్నారు. మండల విద్యాశాఖాధికారులు ఇద్దరూ నెలవారి పాఠశాలల పర్యటన షెడ్యూల్ సమర్పించాలని, ఆ ప్రాప్తికి సందర్శనలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు బడిలో చేరని పిల్లల వివరాలు, మధ్యలో బడి మానేసిన పిల్లల వివరాలను అనుసరించి వారి ఇళ్లకు వెళ్లి సర్వే చేయాలన్నారు. తర్వాత వారిని బడిలో చేర్పించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ, డిప్యూటీ డీఈవో అప్పారావు, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.

ఉపమాక వెంకన్నకు ప్రత్యేక పూజలు


స్వామివారికి పూజలు చేస్తున్న అర్చకులు

నక్కపల్లి, జూన్ 22: మండలంలోని ఉపమాక క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున కొండపై వున్న స్వామివారి నిజరూపానికి అర్చకులు పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. కింద ఆలయంలో ఉభయదేవేరులతో కూడిన స్వామి వారిని పట్టుపీతాంబరాలు, పుష్పమాలలతో అలంకరించి బాలభోగ, రాజభోగ నివేదనలు చేశారు. ఆలయంలో హోమాలు చేశారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులందరికీ ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఎంపీ సీఎం రమేశ్‌ను సత్కరించిన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు


ఎంపీ సీఎం రమేశ్‌ను సత్కరిస్తున్న ఉప్పలపాటి కూర్మారావు

కొత్తూరు, జూన్ 22: అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ను ఉమ్మడి విశాఖ జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఎంపీడీవో ఉప్పలపాటి కూర్మారావు శనివారం సత్కరించారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో సీఎం రమేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పీవీవీఎస్.ఎన్.రాజు, జలవనరుల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అప్పలరాజు పాల్గొన్నారు.

కుర్చీ వదలరా?

» రిటైరైన తరువాత కూడా ప్రభుత్వ శాఖల్లో కీలక స్థానాల్లో కొనసాగుతున్న వారిని సాగనంపాలని ఆదేశాలు

» ఏయూలో అలాంటివారు బోలెడుమంది...

» వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వర్సిటీ పాలకుల నిర్ణయాలు

విశాఖపట్నం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ తరువాత కూడా అనేకమంది ప్రొఫెసర్లు కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. రిటైరైన తరువాత కీలక స్థానాల్లో కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా ప్రభుత్వం ఈ నెల 20న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో గడిచిన కొన్నాళ్ల నుంచి కొనసాగుతున్న రిటైర్డ్ ప్రొఫెసర్లపై అందరి దృష్టిపడింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరంతా రాజీనామా చేస్తారా?, లేక ప్రభుత్వం బలవంతంగా తొలగించేంత వరకూ అలాగే ఉంటారా? అన్నది తేలాలి.

వర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్లను అనేక విభాగాలకు ప్రిన్సి పాల్స్, డైరెక్టర్లు, డీన్లుగా ఉన్నతాధికారులు నియమించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ పట్టించు కోలేదు. కొత్త ప్రభుత్వం ఈ నియామకాలపై దృష్టిసారించి రాజీనామాలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏయూలో పదవీ విరమణ తరువాత కూడా సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతూ వచ్చిన కె.శ్రీనివాసరావు, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భట్టి రాజీనామా చేశారు. వీరి స్థానంలో సీనియర్ ప్రొఫెసర్లను నియమిస్తూ ఏయూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఇంకా అనేక విభాగాల్లో రాజీనామా చేయాల్సిన అధికారులు ఉన్నారు. వీరి వ్యవహారంపై ప్రస్తుతం వర్సిటీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ వీరంతా ఇంకా కొనసాగుతుండడం గమనార్హం.

జాబితా పెద్దదే..

ఏయూలో పదవీ విరమణ తరువాత కీలక స్థానాల్లో చేరిన ప్రొఫెసర్ల జాబితా పెద్దదే ఉంది. వీరిలో ఓఎస్డీగా కొనసాగుతున్న ప్రొఫెసర్ కృష్ణమోహన్ ముందు వరుసలో ఉన్నారు. పదవీ విరమణ తరువాత మూడుసార్లు రిజిస్ట్రార్‌గా ఆయన కొనసాగారు. ఆ తరువాత కూడా ఆయన్ను వర్సిటీలోనే ఉంచేందుకు ఉన్నతాధికారి ఇప్పటి వరకూ ఎన్నడూ లేనివిధంగా ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా నియమించారు. ఇప్పటికీ అదే పోస్టులో ఆయన కొనసాగుతున్నారు. అలాగే, సోషల్ వర్క్ డిపార్టుమెంట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా, విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్ విశ్వేశ్వరరావును దూర విద్యా కేంద్రం డైరెక్టర్‌గా నియమించారు. ఇదే కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన, యూనివర్సిటీకి సంబంధం లేని ప్రొఫెసర్ ఎంవీఎస్ చంద్రశేఖర్‌రావును నియమించారు. ఇదే కేంద్రంలో కీలక బాధ్యతలను ఆర్ట్స్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి పదవీ విరమణ పొందిన జి.సత్య నారాయణకు అప్పగించారు. అదేవిధంగా సోషల్ వర్క్ డిపార్టుమెంట్‌లో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ శోభశ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ) డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో మరో రిటైర్డ్ ప్రొఫెసర్‌ను ఓఎస్డీగా నియ మించారు. సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ డైరెక్టర్‌గా మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నిరంజన్ కొనసాగుతున్నారు. వీరంతా పదవీ విరమణ తరువాత ఆయా స్థానాల్లో నియమితులై రెండు, మూడేళ్ల నుంచి కొనసాగుతున్నారు. వీరిలో ఒకరిద్దరు రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. అయితే, ఇంకా బయ టకు రాలేదు. మరికొంతమంది అదే ఆలోచనలో ఉండగా, కొందరు మాత్రం ప్రభుత్వం తప్పించేంత వరకు వేచి ఉండాలని భావిస్తున్నట్టు తెలిసింది.

వారి లెక్క తేలాల్సిందే..

ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తనకు కావాల్సిన చాలామందిని కీలక స్థానాల్లో కూర్చోబెట్టారని, అస్మదీయులకు ఉద్యోగ కల్పన కేంద్రంగా వర్సిటీని మార్చారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అనేక విభాగాల్లో గౌరవ ప్రొఫెసర్లు పేరుతో పదుల సంఖ్యలో రిటైర్డ్ ప్రొఫెసర్లను నియమించారు. అలాగే, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో అనేకమందికి అవకాశాలు కల్పించారు. వీరిపైనా ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉందంటున్నారు.

ఏయూ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఎంవీఆర్ రాజు

» మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఆర్.పద్మశ్రీ


ఎంవీఆర్ రాజును సత్కరిస్తున్న దృశ్యం

విశాఖపట్నం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా సైకాలజీ విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు నియమితులయ్యారు. శనివారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజుకు ఏయూ మాజీ వీసీలు ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు, ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావు, శ్రీకాకుళంలోని అంబేడ్కర్ విశ్వ విద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ రాంజీ, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహరాజు, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శశిభూషణ్‌తోపాటు ఇతర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కళా శాల ప్రిన్సిపాల్‌గా ఉన్న కె.శ్రీనివాసరావు రాజీనామా చేయ డంతో ఆయన స్థానంలో ఎంవీఆర్ రాజు బాధ్యతలు చేపట్టారు. అలాగే, మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సి పాల్‌గా ప్రొఫెసర్ ఆర్.పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు రావడంతో ఆమె శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఆ స్థానంలో కొనసాగిన ప్రొఫెసర్ కె.భట్టి రాజీనామా చేశారు.

భారీ వర్షం.. చెట్టు పడి కారు ధ్వంసం



గైరంపేటలో కారుపై కూలిన భారీ వృక్షం

కృష్ణాదేవిపేట, జూన్ 22: గొలుగొండ మండలంలో పలు గ్రామాల్లో ఈదురుగాలులతో శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్ నాగాపురం, చోద్యం, లింగంపేట, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. గైరంపేటలో ప్రధాన రహదారి అనుకొని ఉన్న భారీ చింతచెట్టు చర్చ్ పాస్టర్ అబ్రహం ఇంటిముందు నిలిపి ఉన్న కారుపై పడింది. దీంతో కారు దెబ్బతింది. విద్యుత్ స్తంభాలపై చెట్ల కొమ్మలు విరిగి పడడంతో తీగలు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సెజ్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించండి

» మంత్రిని కోరిన ఎమ్మెల్యే సుందరపు


మంత్రి సుభాష్‌ను కలిసిన ఎమ్మెల్యే విజయకుమార్

అచ్యుతాపురం, జూన్ 22: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం సెజ్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా వైద్యసేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ని కోరారు. అమరావతిలో ఆయన శనివారం మంత్రి సుభాష్‌ని కలిసి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండలిలో ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం కేటాయించారని, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సెజ్ కర్మాగారాలు, ఇక్కడ కార్మికుల వసతి సౌకర్యాలు తదితర అంశాల గురించి విజయకుమార్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ఆరిలోవ రోడ్డు నాణ్యత పరిశీలన

» మూడు రోజుల్లో స్పీకర్‌కు నివేదిక అందిస్తామని ఆర్ అండ్ బీ డీఈ వెల్లడి


ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డును పరిశీలిస్తున్న ఆర్ అండ్ బీ డీఈ బాలసుందరబాబు

గొలుగొండ, జూన్ 22: ఆరిలోవ అటవీ ప్రాంతంలో నిర్మించిన రోడ్డు శాంపిల్స్‌ను క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది శని వారం సేకరించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ డీఈ బాల సుందరబాబు మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరిన సమాచారం మేరకు మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను అందజేస్తామన్నారు. కృష్ణాదేవిపేట- నర్సీపట్నం మార్గంలో రాజులబాబు గుడి నుంచి పప్పుశెట్టిపాలెం మధ్యలో గత ప్రభుత్వ హయాంలో రూ.4 కోట్ల నిధులతో తారురోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. దీనిని మూడురోజుల క్రితం నర్సీపట్నం ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరిశీలించారన్నారు. నాణ్యత లేని రోడ్డు నిర్మించారని, బిల్లులు చెల్లించవద్దని ఆర్ అండ్ బీ శాఖాధికారులను ఆదేశించారని ఆయన తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించారని చెప్పారు. దీంతో మూడురోజుల్లో నివేదిక అందించేందుకు వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ జేఈ ప్రసాద్, స్థానిక టీడీపీ నాయకులు అడిగర్ల అప్పలనాయుడు, సుర్ల బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.